సాక్షి
నంద్యాల
బుధవారం । 30 । అక్టోబర్ । 2024



శనగల బసవన్నకు పూజలు

శ్రీశైలంటెంపుల్: ఆలయ ఆవరణలోని శనగల బసవన్నకు మంగళవారం అర్చకులు శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక నైవేద్యంగా నానపెట్టిన శనగలను సమర్పించారు.



తగ్గిన టమాట ధర

తుగ్గలి: పత్తికొండ మార్కెట్‌యార్డుకు మంగళవారం 836 క్వింటాళ్ల టమాట విక్రయానికి రాగా కిలో గరిష్టంగా రూ.30 పలికింది. కనిష్టంగా రూ.15 చొప్పున కొనుగోళ్లు జరిగాయి.



టీబీ డ్యాం సమాచారం

పూర్తి మట్టం (అడుగులు)	: 1.633
ప్రస్తుతం	: 1.632
సామర్థ్యం (టీఎంసీలు)	: 105.788
ప్రస్తుతం	: 101.773
ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు)	: 15,626
అవుట్ ఫ్లో	: 15,386

న్యూస్‌రీల్

యాగంటీశ్వరుడికి రూ.44 లక్షల ఆదాయం



కానుకలు లెక్కిస్తున్న దృశ్యం

బనగానపల్లె: మండలంలోని యాగంటి క్షేత్రంలో వెలసిన ఉమామహేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.44 లక్షల ఆదాయం సమకూరింది. దాదాపు పది నెలలుగా భక్తులు హుండీలో వేసిన కానుకలను మంగళవారం లెక్కించగా రూ.44,25,787 నగదు వచ్చినట్లు తనిఖీ అధికారి పి.హరిశ్చంద్రారెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రుడు, అర్చకులు మహేష్ శర్మ, సత్యనారాయణశర్మ పాల్గొన్నారు.

కార్తీక మాసంలో ప్రత్యేక బస్సు సర్వీసులు

నంద్యాల(వ్యవసాయం): నంద్యాల ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో కార్తీక మాసంలో పంచశైవ క్షేత్ర దర్శిని పేరిట ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్‌రావు, అసిస్టెంట్ మేనేజర్ మద్దిలేటి నాయుడు తెలిపా రు. మంగళవారం వారు మాట్లాడుతూ నంద్యాల చుట్టుపక్కల ఉన్న శైవక్షేత్రాలు ఓంకారం, భోగేశ్వరం,మహానంది, కాల్వబుగ్గ, యాగంటి క్షేత్రాల కు ఒకటే రోజున రానుపోను రూ.480 అవుతుందన్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సు సర్వీసులను పెంచుతామన్నారు. ప్రతి సోమవారం మహానంది, శ్రీశైలానికి భక్తుల రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసు లను ఏర్పాటు చేస్తామన్నారు.టికెట్ ఆన్‌లైన్ ద్వా రా పొందవచ్చన్నారు. అలాగే నంద్యాల నుంచి నవంబర్ 14న అరుణాచలానికి ప్ర త్యేక బస్సు సర్వీసు ఉంటుందని,రానుపోను రూ.1,750 చార్జీ అవుతుందని, మరిన్ని వివరాలకు 738287 0767కు సంప్రదించాలని వారు సూచించారు.

మరో రెండు అతిసారం కేసులు



ఇన్‌లైన్ క్లోరినేషన్‌ను పరిశీలిస్తున్న అధికారులు

రుద్రవరం: మండల కేంద్రంలో మంగళవారం మరో రెండు అతిసార వ్యాధి కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఐదుగురు వ్యాధి బారిన పడగా మరో ఇద్దరు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో అతిసార వ్యాధి లక్షణాలు బయటపడటంతో మొత్తం ఏడు కేసులుగా నమోదయ్యాయి.మరోవైపు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మనోహర్, డీఈ రవికుమార్, ఎంపీడీఓ భాగ్య లక్ష్మి మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని డైరెక్ట్ పంపింగ్ మోటార్‌కు పంచాయతీ సిబ్బందితో మరమ్మతులు చేయించి, అదే మోటార్ నుంచే ఇన్‌లైన్ క్లోరినేషన్ చేయించి ప్రజలకు తాగు నీరు సరఫరాకు చర్యలు తీసుకున్నారు.

కానుకల లెక్కింపు

బేతంచెర్ల: మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం శివారులో వెలసిన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో స్వామి, వార్లకు భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపులను మంగళవారం లెక్కించారు. దేవదాయశాఖ అధికారి బ్రహ్మానందరెడ్డి పర్యవేక్షణలో ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో 29 రోజులకు సంబంధించిన హుండీ కానుకలను లెక్కించగా రూ.17,30,762 నగదు, 24 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి సమకూరింది.

కేజీబీవీ తనిఖీ

డోన్ టౌన్: స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో పరిస్థితులు, సదుపాయాలు, తరగతులను పరిశీలించి కాసేపు విద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయినులతో సమావేశమై విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, వంద శాతం పాస్ అయ్యేలా విద్యార్థినులను తీర్చిదిద్దాలని సూచించారు.

బీఈడీ ఫెయిలైన వారికి మరో అవకాశం

కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్ ఆదేశాల మేరకు 2015, 2016, 2017, 2018, 2019 సంవత్సరాల్లో చేరి కోర్సు పూర్తి చేసుకోలేని వారి కోసం స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. నవంబర్ 11వ తేదీలోగా ఆయా కళాశాలల్లో పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు.

పేదలపై చిన్నచూపు

- ఈ- ఐ కేంద్రాలకు 'చంద్ర'గ్రహణం
- అక్టోబర్ 9 నుంచి నేత్ర పరీక్షలు, అద్దాల పంపిణీ కేంద్రాలను మూసేసిన ప్రభుత్వం
- అప్తాల్మిక్ అసిస్టెంట్లు, డాటా ఆపరేటర్లకు ఉద్వాసన ?
- కంటి పరీక్షలు, ఉచిత కళ్లజోడు కోసం పేదలు అవస్థలు

సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న నేత్రాలకు సంబంధించిన వైద్యం అందని ద్రాక్షగానే మారుతోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఈ మాటలు నమ్మి సేవల కోసం వెళ్లిన నేత్ర సంబంధిత రోగులకు నిరాశ కలుగుతోంది. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పండుటాకులతో పాటు, విద్యార్థుల కంటికి వెలుగులు తెప్పించేందుకు ఏర్పాటు చేసిన సీఎం ఈ–ఐ కేంద్రాలను నిర్దాక్షిణ్యంగా మూసేసింది. అందులో పనిచేసే సిబ్బందిని రోడ్డున పడేసింది. వేలాది రూపాయల విలువైన పరీక్షలను ఉచితంగా అందుకునే పేదలు నేడు ప్రైవేటుకు వెళ్లలేక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– ఆళ్లగడ్డ



వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కంటి పరీక్షలు చేస్తున్న సిబ్బంది (ఫైల్)

☛ ఈమె పేరు దస్తగిరమ్మ. చాగలమర్రికి చెందిన ఒంటరి మహిళ. కళ్లు మసకబారటంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలోని సీఎం ఈ – ఐ కేంద్రానికి వెళ్లగా అక్కడ ఈ–ఐ కేంద్రం మూసేసి ఉండటంతో పక్కనున్న జనరల్ డాక్టర్ వద్దకు వెళ్లి సమస్య చెప్పడంతో నంద్యాల వైద్యశాలకు వెళ్లమని సిఫారుసు చేశారు. కనీసం బస్సు చార్జీలకు కూడా లేని ఆ వృద్ధురాలు నంద్యాలకు వెళ్లలేక ఇంటికి తిరిగి వచ్చారు.



☛ ఇక్కడి ఫొటోలోని వృద్ధురాలి పేరు సారమ్మ. దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామం. కూలి పనికి వెళ్లగా కంటికి గాయమైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆళ్లగడ్డ ఈ–ఐ కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో మెడికల్ షాపులో చుక్కల మందు కొనుక్కొని తిరిగి ఇంటికి వచ్చేశారు.



☛ ఈ రెండు ఘటనలే కాదు.. సీఎం ఈ– ఐ కేంద్రాలకు జిల్లా వ్యాప్తంగా రోజూ వేలాది మంది వచ్చి తిరిగి వెళ్తున్నారు.

కంటి సమస్యలతో బాధపడే పేద, మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా ఆధునిక యంత్రాలతో నేత్ర పరీక్షలు చేసి, అవసరమైన వారికి కళ్ల జోడు అందించెందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమానికి 'చంద్ర'గ్రహణం పట్టింది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 2018లో ప్రారంభించి అమలులో చేతులెత్తేయగా.. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించడంతో పేదలకు ఎంతో మేలు జరిగింది. అలాంటి ఈ – ఐ కేంద్రాలను నేటి ప్రభుత్వం మూతేసింది. జిల్లా వ్యాప్తంగా 10 ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సేవలందించిన ఈ – ఐ కేంద్రాలను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మూతవేయటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

అత్యాధునిక పరికరాలు

ఈ–ఐ కేంద్రంలో రూ.8 లక్షల విలువ చేసే అత్యాధునికమైన ఆటోరిఫ్లెక్షన్, రెటీనా పరీక్షల యంత్రాలు, ఇతర పరికరాలతో కంటి రెటీనా పరీక్షలు చేసేవారు. నివేదికలు అపోలో ఆసుపత్రి నిపుణులకు పంపించేవారు. వారి సూచనలు, సలహాలతో వైద్యం అందించేవారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను కూడా ముందుగానే గుర్తించడంతోపాటు నివారణ చర్యలను వైద్య నిపుణులు సూచించేవారు. 60 ఏళ్లలోపు వారందరికీ శుక్ల, దృష్టి లోపం వంటి కంటి వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసేవారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఖరీదైన పండస్ రెటీనో పరీక్షలు చేసి ఫలితాలను ఆయా ఈ–ఐ కేంద్రాల్లో తెలియజేసేవారు. ప్రస్తుతం ఈ సేవలకు మంగళం పాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ–ఐ కేంద్రాలకు తాళాలు వేయడంతో పండుటాకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉచితంగా ఖరీదైన వైద్యం

కంటి సమస్యలతో బాధపడుతూ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వచ్చే వారికి ఆధార్ కార్డు ఆధారంగా ఓపీ రాసేవారు. అందులో ఒక ఐడీని క్రియేట్ చేసి ఉచితంగా కంటి పరీక్షలు చేసేవారు. పరీక్షల ఆధారంగా అవసరమైన మందులు అందించేవారు. ఇదే పరీక్షలు ప్రైవేటు వైద్యశాలల్లో అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. అదీ నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు తదితర పట్టణాల్లోని ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.

అయోమయంలో సిబ్బంది

ఈ–ఐ కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు కేంద్రానికి ఇద్దరిని చొప్పున జిల్లాలోని 10 కేంద్రాల్లో 20 మందిని ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నియమించారు. అయితే ఏటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ–ఐ కేంద్రాలను మూసి వేయడంతో కాంట్రాక్ట్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, ఎక్విప్‌మెంట్ అసిస్టెంట్ల పరిస్థితి అయోమయంగా మారింది. ఇంతకు తాము విధుల్లో ఉన్నామా లేక తొలగించారా అని వారికి వారే ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.

గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఓపీ, కంటి అద్దాల పంపిణీ వివరాలు

సంవత్సరం	ఓపీ సంఖ్య	కళ్ల అద్దాల పంపిణీ
2019	58,808	52908
2019 - 20	25907	52407
2020 - 21	8304	9808
2021 - 22	32431	30336
2022 - 23	39728	41923
2023 - 24	51540	51874
2024 - (సెప్టెంబర్ వరకు)	32176	34466

కంటి అద్దాల పంపిణీకి మంగళం



ఆళ్లగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మూసి ఉన్న సీఎం ఈ - ఐ కేంద్రం

60 ఏళ్లలోపు వారికి రేషన్ కార్డు అవసరం లేకుండా కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఈ–ఐ కేంద్రాల్లో కంటి వైద్య పరీక్షలు చేసేవారు. దృష్టిలోపం ఉన్న వారికి ఖరీదైన ఫైబర్ కళ్ల అద్దాలు అందజేసేవారు. ఇందులో లబ్ధిదారుడు అతనికి ఇష్టమైన కలర్, సైజ్ ఎంచుకునే అవకాశం కూడా ఉండేది. ప్రభుత్వ సెలవు రోజుల్లో తప్ప అన్ని పనిదినాల్లో సేవలు కొనసాగించేవారు. పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సైతం పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలను పంపించేవారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఎన్‌జీవోల ఆధ్వర్యంలో ఉచితంగా నాణ్యమైన ఆపరేషన్లు చేయించేవారు. ఇవే కాకుండా మల్టీ విటమిన్ మాత్రలు, చుక్కల మందు (ఐ–డ్రాప్స్)లు అందించేవారు. ఈ సేవలన్నీ ప్రస్తుతం నిలిపేశారు.

పామాయిల్ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం

- జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు

ఉయ్యాలవాడ: వ్యవసాయానికి అనుబంధంగా ఉద్యాన పంటల్లో భాగంగా పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు తెలిపారు. మంగళవారం మండలంలోని తుడుమలదిన్నె గ్రామంలో పామాయిల్ సాగు చేసేందుకు రైతులు పేరెడ్డి శివరామిరెడ్డి, మోహన్‌రెడ్డి ముందుకు రావడంతో వారికి చెందిన 12 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు నాటేందుకు పొలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 400 హెక్టార్లలో పామాయిల్ సాగుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఉయ్యాలవాడ మండలానికి 14 హెక్టార్ల నిర్ణయించినట్లు తెలిపారు. పామాయిల్ సాగు చేసే రైతుకు ప్రభుత్వం హెక్టార్‌కు ఏడాదికి రూ.5,250 చొప్పున నాలుగేళ్లకు రూ.21,000 ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. పామాయిల్ సాగుతోపాటు అంతర్ పంటలు కూడా సాగు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల ఉద్యానవనశాఖ అధికారిణి ధరిణి, ఆర్‌ఎస్‌కే, పామాయిల్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు.



పామాయిల్ సాగుపై రైతులతో మాట్లాడుతున్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు

కాసులకు కక్కుర్తి

కాసులకు అధికారులు కక్కుర్తి పడ్డారు. సర్కార్‌కు అందాల్సిన ఎరువుల సొమ్మును కాజేశారు. రూ.వందలు కాదు.. రూ.వేలు కాదు ఏకంగా రూ.70.91 లక్షలు దర్జాగా తమ జేబుల్లో వేసుకున్నారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

- ఎరువుల సొమ్ము రూ.70.91 లక్షలు మింగేసిన అధికారులు
- సొంతానికి వాడుకున్న ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు
- పట్టించుకోని వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు

నంద్యాల(రూరల్): ఖరీఫ్, రబీ ఎరువుల ప్రణాళిక అమలులో భాగంగా వివిధ కంపెనీల నుంచి యూరియా, డీఏపీ ఎరువులు సరఫరా అవుతుంటాయి. ఇండెంట్, డిమాండ్ మేరకు యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌లు, ఎంఓపీ, ఎస్‌ఎస్‌పీ తదితర ఎరువుల ను వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ ద్వారా ఆర్‌ఎస్‌కేలకు సరఫరా చేస్తుంటారు. వాటిని ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు రైతులకు విక్రయించిన తరువాత అదే రోజు లేదా మరుసటి రోజు ఏపీ మార్క్‌ఫెడ్‌కు జమ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 411 ఆర్‌ఎస్‌కేలు ఉండగా నాలుగు నెలల కాలంలో 11,000 మెట్రిక్ టన్నుల యూరియా, 3,431 మెట్రిక్ టన్నులు డీఏపీ, 971 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్‌లు, 60 మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులను ఆర్‌ఎస్‌కేల ద్వారా రైతులకు విక్రయించారు. తద్వారా వచ్చిన సొమ్మును కొందరు మండలస్థాయి అధికారులు, ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు తమ సొంతానికి వాడుకున్నారు. నెలలు కావస్తున్నా ఎరువుల సొమ్ము చెల్లించకుండా కట్టుకథలు చెబుతూ వస్తున్నారు.

రికవరీపై ఉదాసీనత

కొందరు ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు ఎరువుల సొమ్మును మార్క్‌ఫెడ్‌కు, సర్కార్‌కు జమ చేయకున్నా వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. గట్టిగా ఆదేశాలు ఇవ్వడం లేదా అధిక మొత్తం బకాయి పడిన ఒకరిద్దరిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమిస్తే వసూలవుతాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. జిల్లాలోని ఆళ్లగడ్డ హబ్ పరిధిలో రూ.14,76,000, ఆత్మకూరు హబ్ పరిధిలో రూ. 1,99,000, డోన్ హబ్ పరిధిలో రూ. 5,07,000, కోవెలకుంట్ల హబ్ పరిధిలో రూ.12,46,000, నందికొట్కూరు హబ్ పరిధిలో రూ.3,60,000, నంద్యాల హబ్ పరిధిలో రూ.33.03 లక్షలు ఇలా మొత్తం రూ. 70.91 లక్షలకు పైగా సొమ్ము వాడుకున్నట్లు ఆ శాఖలోని అధికారులే చెబుతున్నారు. విత్తన వేరుశనగ, ఉలవలు, రాగులు, జొన్నలు, పెసలు, అలసందలు, కొర్రల పంపిణీకి సంబంధించి రైతుల నుంచి వసూలు చేసిన నాన్‌సబ్సిడీ సొమ్మును కూడా కొందరు ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు ఏపీ సీడ్స్‌కు చెల్లించలేదని తెలిసింది. ఏపీ సీడ్స్‌కు కూడా రూ.లక్షల్లోనే బకాయి పడినట్లు సమాచారం. వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ శాఖల్లో గట్టిగా అడిగేవారు లేరనే నిర్లక్ష్యంతోనే సర్కార్ ఎరువుల సొమ్మును సొంతానికి వాడుకున్నట్లు తెలుస్తోంది.



విచారించి చర్యలు తీసుకుంటాం

జిల్లాలోని రైతు సేవా కేంద్రాల నుంచి ఎరువులు పొందిన రైతులు.. బిల్లులు చెల్లించినా అధికారులు ఇంత వరకు వ్యవసాయ శాఖకు గానీ, మార్క్‌ఫెడ్‌కు గానీ అందించలేదు. ఆయా బిల్లులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతాం. సొంతానికి వాడుకున్నట్లు తేలితే రికవరీ చేసి, చర్యలు తీసుకుంటాం.

– మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోండి

- బాధితులకు సత్వర న్యాయం చేయండి
- కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్



సమావేశానికి హాజరైన పోలీసు అధికారులు. ప్రశంసా పత్రం అందజేస్తున్న డీఐజీ కోయ ప్రవీణ్(ఇన్‌సెట్)

నంద్యాల(సిటీ): నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేర సమీక్షా సమావేశంలో డీఐజీ మాట్లాడారు. నంద్యాల, ఆత్మకూరు, డోన్, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధులలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి ఆరా తీశారు. సబ్ డివిజన్ల వారీగా పెండింగ్ కేసుల కారణాలను ఆయా డీఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు వేగం పెంచాలన్నారు. ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన గ్రామాలు, పట్టణాలలో అల్లరి మూకలపై నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే వారిని బైండోవర్ చేయాలన్నారు. ఏ ఘటనలు కూడా పునరావృతం కాకుండా చూడాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణ పట్ల అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే రాబరీ, డెకాయిటీ కేసులలో దర్యాప్తు పకడ్బందీగా చేయాలన్నారు. ప్రతి బాధితుడికి న్యాయం చేసి, పోలీసుల ప్రతిష్టను పెంచాలన్నారు. సైబర్ నేరాలలో డీఎస్పీలు చొరవ చూపాలని నిందితులను త్వరగా ట్రేస్ చేయాలని సూచించారు. సైబర్ కేసులలో బ్యాంకు ఖాతాలలోని నగదును వెంటనే సీజ్ చేయాలన్నారు. రికవరీ చేసిన మొత్తాన్ని బాధితులకు సత్వరమే అందించాలన్నారు. గ్రామీణ స్థాయి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, ఘర్షణలు, గొడవలు జరగకుండా ముందుగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. నాటుసారాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, డీఎస్పీలు రామాంజి నాయక్, శ్రీనివాసులు, రవికుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

శ్రీశైలానికి తగ్గుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం నీలం సంజీవరెడ్డి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం రోజురోజుకు తగ్గుతోంది. కృష్ణా, తుంగభద్ర పరివాహకాలలో వర్షాలు లేకపోవడంతో వరద తగ్గింది.మంగళవారం సాయ ంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 40,384 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది.జలాశ యంలో 203.8907 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. నీటిమట్టం 882.90 అడుగులకు చేరుకుంది. సోమవారం నుంచి మంగళవారం వరకు జూరా ల,సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 40,717 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులకు 96,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.362 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.558 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.

మద్దతు ధరలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం



కొనుగోళ్లను ప్రారంభిస్తున్న అధికారులు

నంద్యాల(అర్బన్): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా ప్రభుత్వ మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లను ప్రారంభించినట్లు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కల్పన, డీఏటీఎంఓ రెహమాన్ తెలిపారు. మార్కెట్ పరిధిలోని మురారీ పవన్ ఆగ్రోటెక్, ఏఎస్‌సీ ఆగ్రో మిల్లుల్లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోళ్లను వారు మంగళవారం ప్రారంభించి మాట్లాడారు.దళారులను ఆ శ్రయించి మోసపోవద్దని రైతులకు సూచించా రు. క్వింటా పత్తి ని ప్రభుత్వం రూ.7,521 కొనుగోలు చేస్తుందన్నారు. రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమో దు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు సహాయ కార్యదర్శి శేషిరెడ్డి, సూపర్‌వై జర్లు సుబ్రమణ్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

నంద్యాల(అర్బన్): బాలల సంరక్షణ కేంద్రాలు, శక్తి సదనములు (స్వదార్, ఉజ్వల) నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా శిశు సంక్షే మ శాఖ అధికారిణి లీలావతి మంగళవారం ఒక ప్రటనలో కోరారు. జిల్లాకు సంబంధించిన బాలుర సంరక్షణ కేంద్రాలు నడుపుతున్న ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులకు అవగాహన కల్పించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన సంస్థల నిర్వాహకులు వచ్చే నెల 11లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

కూతురిని పరీక్షకు తీసుకెళ్తూ తండ్రి దుర్మరణం

- కుమార్తె, కుమారుడు, డ్రైవర్‌కు గాయాలు
- ఎస్.లింగందిన్నె క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం



ఎస్. లింగందిన్నె క్రాస్ రోడ్డు సమీపంలో కారును ఢీకొన్న లారీ



కుమ్మరి హేమాద్రి (ఫైల్)

గోనెగండ్ల: కుమార్తెను కర్నూలులో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్ష రాయించేందుకు తీసుకెళుతుండగా ఎస్.లింగందిన్నె క్రాస్ రోడ్డు సమీపం పెట్రోల్ బంక్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమ్మరి హేమాద్రి (38) మృతి చెందినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. వివరాలు.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన కుమ్మరి హేమాద్రి తన కూతురు త్రివేణిని ఉన్నత ఉద్యోగంలో చూడాలని కష్టపడి చదివించాడు. ఈ క్రమంలో కుమార్తెను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పరీక్ష రాయించేందుకు సోమవారం కొనకొండ్ల నుంచి బయలుదేరారు. పత్తికొండలోని స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి బస చేసి మంగళవారం ఉదయం స్నేహితుడి కారు (ఏపీ 21 సీఈ 8551)లో డ్రైవర్‌తో పాటు హేమాద్రి తన కూతురు, కుమారుడితో కర్నూలుకు బయలుదేరారు. ఎస్.లింగందిన్నె క్రాస్ రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద వెళుతుండగా హారన్ మోగించకుండా వేగంగా దూసుకొచ్చిన లారీ (టీఎస్ 12 ఈక్యూ 9558) వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ప్రమాదంలో హేమాద్రి తల, బుజానికి తీవ్రగాయాలయ్యాయి. కూతురు, కుమారుడు, డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కోలుకోలేక హేమాద్రి మృతి చెందాడు. మృతుడి భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

బంగారం కోసమే ఆర్ఎంపీ హత్య



వివరాలు వెల్లడిస్తున్న సీఐ రమేష్‌బాబు

కొలిమిగుండ్ల: బెలుంకు చెందిన ఆర్ఎంపీ బెల్లాల కొండయ్యను బంగారం కోసమే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం స్థానిక యూపీఎస్‌లో సీఐ రమేష్‌బాబు ఆర్ఎంపీ హత్య కేసు వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 25న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లిన కొండయ్య తిరిగిరాలేదని భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. 26న బెలుం శింగవరం సమీపంలోని గాలేరు నగరి వరద కాల్వలో కొండయ్య మృతదేహం కొట్టుకు పోతుండంతో స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు, బెలుం గ్రామస్తులు అక్కడికి చేరుకుని సంజామల మండలం రామిరెడ్డిపల్లె సమీపంలో కాల్వ నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తలకు గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసి కాల్వలో పడేశారని నిర్ధారణకు వచ్చారు.

బెలుం శింగవరంకు చెందిన ధనపాటి శ్రీనాథ్‌రెడ్డి అలియాస్ విశ్వనాథరెడ్డి తన తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని చికిత్స చేయాలని ఫోన్ చేసి కోరడంతో ఆర్ఎంపీ కొండయ్య బైక్‌పై గాలేరు నగరి కాల్వ సమీపంలోని రాళ్ల గుట్టపై నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అప్పటికే శ్రీనాథ్‌రెడ్డి, తల్లిదండ్రులు ఆనంద్‌రెడ్డి, మహేశ్వరమ్మ ఆర్ఎంపీ మెడలోని బంగారు గొలుసు, చేతికి ఉన్న ఉంగరాలను కొట్టేయాలని కుట్ర పన్నారు. ఇంజెక్షన్ వేసేందుకు ఏర్పాటు చేసే సమయంలో తలపై ఇనుపరాడ్లతో దాడి చేయడంతో కొండయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. తర్వాత రెండున్నర తులాల బంగారు వస్తువులు తీసుకొని ఆర్ఎంపీ బైక్, సెల్‌ఫోన్‌ను కాల్వలో పడేశారు. అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనాథ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో తల్లిదండ్రులతో కలిసి బంగారం కోసమే హత్య చేసినట్లు అంగీకరించాడు. బంగారు వస్తువులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోవెలకుంట్ల కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు.

11 మంది ఏఎస్‌ఐలకు పదోన్నతి



డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసిన పదోన్నతి ఎస్‌ఐలు

కర్నూలు (టౌన్): రాయలసీమ రేంజ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన నలుగురు, సత్యసాయి జిల్లాకు చెందిన ఏడుగురు ఏఎస్‌ఐలకు ఎస్‌లుగా పదోన్నతి లభించింది. మొత్తం 11 మందికి పదోన్నతులు కల్పిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారు డీఐజీని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పదోన్నతులు పొందిన వారంతా 1990 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన వారే. డీఐజీ మేనేజర్ విజయరాజు ఉన్నారు.

ఈ కారు కథ కంచికి చేరదా?



ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న కారు

ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఓ ఖరీదైన కారు ఏడాదిగా మూలన పడి వాడకానికి పనికి రాకుండా పోతోంది. కారును సీజ్ చేసిన అధికారితో పాటు మరో ముగ్గురు కూడా బదిలీ అయి వెళ్లిపోయారు. పోలీస్ స్టేషన్ కూడా అప్‌గ్రేడ్ అ య్యింది. అయినా కారు కథ కంచికి చేరడం లేదు.

దిక్కుమొక్కు లేక..

ఏడాది కిందట ఆత్మకూరు మండలం నల్లకాల్వ – బాపనంతాపురం మధ్య జంబులమ్మ ఆలయం వద్ద తెలుపు రంగు కియా కారు మూడు రోజులుగా ఉండడంతో అనుమానం కలిగిన స్థానికులు అప్పటి ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా కారుకు నంబర్ ప్లేట్ లేదు, విండో షీల్డ్ పగులగొట్టి ఉన్నాయి. ఛాసిస్ నంబరు ఆధారంగా కారు యజమానిని గుర్తించారు. కారు మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ కాగా యజమాని కర్ణాటక వ్యక్తిగా తేలింది. పోలీసులు అతనికి ఫోన్ చేసి కారును తీసుకెళ్లమని చెప్పగా ఇంతవరకు రాలేదు.

అసలు ఈ కియా కారు కథేంటి..

ఏడాది కిందట జాతీయ రహదారి – 44లో కారులో వెళుతున్న వ్యక్తులను కొందరు దుండగులు అటకాయించి బలవంతంగా అదే కారులో తీసుకెళ్లిపోయారు. ఓ చోట వారిని దింపేసి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు డోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులు తీసుకెళ్లిన కారు ఆత్మకూరు ప్రాంతంలో దొరికింది. అప్పటినుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌లోనే మగ్గుతోంది.

కారు హైజాక్ వెనుక హవాలా ముఠా?

పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము చేతులు మారే సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ కేసుపై ఎవరైనా అడిగితే.. డోన్‌లో కిడ్నాప్ కేసు నమోదై ఉన్నందున వారికి హ్యాండోవర్ చేయాల్సి ఉందని, అయితే వారు పట్టించుకోవడం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు.

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

నంద్యాల(సిటీ): స్థానిక రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి మంగళవారం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ షేక్ ఫరూఖ్ (36) సలీం నగర్‌లో నివాసం ఉంటున్నాడు. రైలు ఫ్లాట్‌ఫారం మీద ఆగడానికి వస్తున్న సమయంలో ఫరూక్ ఒక్కసారిగా పట్టాలపైకి దూకాడు. క్షణాల్లో రైలు అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య సఫ్రున్నిసా ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మద్యం మత్తులో విద్యార్థి బడికి..

ఆదోని సెంట్రల్: పట్టణంలోని మున్సిపల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థి మద్యం తాగి పాఠశాలకు వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం స్కూలులో మద్యం మత్తులో ఉన్న విద్యార్థిని ఉపాధ్యాయులు గుర్తించి ఓ గదిలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనపై తోటి విద్యార్థుల వద్ద ఆరాతీయగా విద్యార్థి బర్త్ డే కావడంతో మద్యం తాగినట్లు చెప్పారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడంతో ఉపాధ్యాయులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలన్నారు. పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నాం, మా బాధ్యత తీరిపోయింది అని గాకుండా పిల్లల ప్రవర్తను గమనిస్తూ ఉండాలని సూచించారు.

టైరు పేలి కారు బోల్తా

- దంపతులకు తీవ్ర గాయాలు



ప్రమాదానికి గురైన కారు

ప్యాపిలి: మండల పరిధిలోని పోతుదొడ్డి వద్ద 44 వ నంబర్ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. అనంతపురం జిల్లా యాడికి పట్టణానికి చెందిన దంపతులు మహమ్మద్, రఫిక కర్నూలులో చదువుతున్న తమ కుమార్తెను చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పోతుదొడ్డి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. దీంతో కారు అదుపు తప్పి బోల్తాకొట్టింది. దీంతో కారులో ఉన్న దంపతులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ సునీల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

గల్లంతైన యువకుడి కోసం గాలింపు



సుధాకర్ (ఫైల్)

మహానంది: తెలుగుగంగ కాల్వలో గల్లంతైన యువకుడు సుధాకర్ (25) కోసం గాలిస్తున్నట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన సుధాకర్ గత ఆదివారం మిత్రులతో కలిసి గాజులపల్లె సమీపంలోని బసవాపురం వద్దకు వచ్చాడు. అక్కడ కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు తెలుగుగంగ కాల్వలోకి దిగిన సుధాకర్ ప్రమాదవశాత్తు జారిపడి కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రుద్రవరం వరకు కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా సుధాకర్ గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.

నామినీకి పరిహారం చెల్లించాల్సిందే

- ఐసీఐసీఐ బీమా సంస్థకు జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశం

కర్నూలు (లీగల్): జీవిత బీమా పాలసీ తీసుకు న్న వ్యక్తి మరణించినందున నామినీకి సొమ్ము చెల్లించాల్సిందేనని జిల్లా వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. వివరాలు.. నందికొట్కూరు ప్రాంతానికి చెందిన కాటెపోగు చిన్న నాగన్న 2021 మే 14న ఫోన్‌పే ద్వారా రూ.3500 ప్రీమి యం చెల్లించి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పాలసీ తీసుకున్నాడు. దురదృష్టవశాత్తు 2022 మార్చి 22న ఆయన అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ పాలసీలో నామినీగా ఉన్న కుమారుడు శ్రీకాంత్ బీమా సొమ్ము చెల్లించాల్సిందిగా సంస్థను కోరా డు. పాలసీదారుడి వార్షిక ఆదాయం లక్ష రూపా యలపైనే ఉందని, దీంతో పాలసీ తీసుకోవడానికి అనర్హుడంటూ క్లెయిమ్‌ను సంస్థ తిరస్కరించింది. దీనిపై శ్రీకాంత్ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన తండ్రి వార్షికాదా యం రూ.1.44 లక్షలుగా పేర్కొంటూ ధ్రువపత్రాలు సమర్పించాడు. కేసు పరిశీలించిన కమిషన్.. వ్యక్తి ఆదాయాన్ని పరిశీలించిన తర్వాతే పాలసీ ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలని, పాలసీ జారీ చేసిన తర్వాత కారణాలు చూపి పరిహారం నిరాకరించడం సరికాదని స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద మరో రూ.15 వేలు 45 రోజుల్లోపు చెల్లించాలని కమిషన్ ప్రెసిడెంట్ కరణం కిషోర్ కుమార్, సభ్యులు ఎన్.నారాయణరెడ్డి, నజీమా కౌసర్ తీర్పు చెప్పారు.

వ్యాన్ ఢీకొని మహిళ మృతి

- ఆమె కుమారుడికి తీవ్రగాయాలు



మృతి చెందిన రమణమ్మ

కర్నూలు (టౌన్): నిర్లక్ష్యంగా వ్యాన్‌ను నడిపి బైక్‌ను ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం, నెహ్రూనగర్‌కు చెందిన సిరిగిరి రమణమ్మ (57) కర్నూలు టెలికాం నగర్‌లో నివశిస్తున్న కుమారుడి వద్ద ఉంటోంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో కుమారుడితో బైక్‌పై నందికొట్కూరుకు బయలుదేరారు. నంద్యాల చెక్‌పోస్టు నుంచి నందికొట్కూర్ రోడ్డు వైపు వెళుతున్న వీరి బైక్‌ను స్థానిక చంద్రశేఖర్‌నగర్ నుంచి కర్నూలు టౌన్‌లోకి వస్తున్న అను మిల్క్ డైరీకి చెందిన వ్యాన్ (ఏపీ 39 యూకే 9348) ఢీకొట్టింది. కిందపడిన రమణమ్మపై వ్యాన్ వెళ్లడంతో తల, ఎడమ మోకాలికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. కుమారుడికి సైతం తీవ్రగాయాలయ్యాయి. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లో క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీలో చికిత్స చేసిన వైద్యులు 8 గంటల సమయంలో రమణమ్మ చనిపోయినట్లు వెల్లడించారని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు.

యురేనియం తవ్వకాలపై ఆందోళన వద్దు

- జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల



కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం

కర్నూలు కల్చరల్: కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో యురేనియం తవ్వకాల విషయంపై ఆయా గ్రామాలు ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా అటవీ శాఖ అధికారి పి.శ్యామల సూచించారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2017 జూన్ 23, అక్టోబర్ 3 తేదీల్లో కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం, సంబంధిత అటామిక్ మినరల్స్ పరిశోధన కోసం 20 బోర్లు వేసేందుకు అనుమతి ఇచ్చినట్లు ఆమె తెలిపారు. ఆ మేరకు బోర్లు వేసి మట్టి నమూనాలు సేకరించినట్లు చెప్పారు. తర్వాత ప్రభుత్వం, పర్యావరణ, అటవీ శాఖ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వారు జూన్ 26న ఫారెస్ట్‌లో 468.25 హెక్టార్ల విస్తీర్ణంలో యురేనియం ఖనిజం అంచనా కోసం 68 బోర్లు తవ్వి మట్టి నమూనాల సేకరణకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. యురేనియం ఖనిజ నిక్షేపాలు వెలికితీసేందుకు కాదని స్పష్టంచేశారు. ఈ విషయమై ఈ నెల 28న అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ రీజినల్ డైరెక్టర్ ఏఆర్ ముకుందన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషాను కలిసి ప్రాజెక్టు వివరాలను వివరించామన్నారు. ప్రాజెక్టు విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

పోటీతత్వంతోనే సామర్థ్యం పెంపు



విజేతలకు ప్రశంసా పత్రాలు అందిస్తున్న అతిథులు

డోన్ టౌన్: విద్యార్థుల మధ్య పోటీతత్వం వల్ల సామర్థ్యం పెరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, జిల్లా విద్యాధికారి జనార్ధన్‌రెడ్డి అన్నారు. వారు మంగళవారం పట్టణ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ప్రశంసా పత్రాలు, మొమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నప్పుడే వారిలోని సామర్థ్యాలను మెరుగుపరచుకోవచ్చన్నారు. అనంతరం డీసీఓ శ్రీదేవి మాట్లాడుతూ.. జోనల్ పరిధిలో జరిగిన ఈ పోటీల్లో ఉత్తమంగా రాణించిన 26 సూక్ష్మ క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఎంఈఓ రామనర్సప్ప, ప్రిన్సిపాల్ గీత తదితరులు పాల్గొన్నారు.